హరిప్రియ ఫైనాన్స్
36-20-11, మున్సిపల్‌స్కూలుప్రక్కన, స్టేడియంరోడ్,
రాజమండ్రి -533101, సెల్ : 95157 25555
బంగారు, వెండి
ఆభరణాలపై అప్పు
ఇవ్వబడును
హరిప్రియ ఫైనాన్స్
సెల్: 95157 25555

GODAVARI NEWS IRA
Part of the Culture... Partner Of The Future

ఇరా

APBIL 14786
ఎడిటర్ : దీక్షితుల సుబ్రహ్మణ్యం
Phone : 9440451836 Email : editoriranews@gmail.com
ఇరా టీమ్ : డి.ఎన్.ఎస్.కుమార్, డి. రామకృష్ణ

జాస్మిన్స్ బ్యూటీ స్కూల్
Jasmine's
CIDESCO (Switzerland)
World's Highest Qualification In Beauty Therapy
అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ శిక్షణ
మేలైన ఉపాధికి ఇదే మంచి తరుణం!
తరగతులు డిసెంబర్‌లో ప్రారంభం (స్త్రీలకు మాత్రమే)
Managed by
PG CIDESCO (Zurich Certified)
CLINICAL AESTHETICS (Spectronix Certified)
P.G. Hair Designing,
Professional Make-up & Media Make-up (VLCC Certified)
సంప్రదించండి
8341188186

సంపుటి : 1 సంచిక : 277 3.11.2017, శుక్రవారం పేజీలు : 4

జ్ఞానసరస్వతి ఘాట్‌లో విష్ణుహారతి

రాజమహేంద్రవరం, నవంబర్ 02 : అమ్మ కొండవీటి జ్యోతిర్మయి సెంట్రల్ ట్రస్టు, శ్రీ జ్ఞాన సరస్వతి పీఠం చారిటబుల్‌ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో క్షీరాబ్దిద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విష్ణుహారతి నిర్వహించారు. నగర మేయర్ పంతం రజనీశేషసాయి గోదావరి నదీమాతల్లికి పూజలుచేశారు. శివలింగానికి క్షీరాభిషేకం నిర్వహించి, విష్ణుహారతిలో పాల్గొన్నారు. శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన కార్తిక మాసంలో పవిత్ర గోదావరి నదీమాతల్లికి పూజలు చేసి, హారతులు ఇవ్వడంవల్ల సమాజానికి మేలు జరుగుతుందని మేయర్ పంతంరజనీ అన్నారు. నిర్వాహకులను ఆమె అభినందించారు. ఈనెల 13న సరస్వతిఘాట్‌లో నిర్వహించనున్న లక్ష దీపోత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. స్వామి సూర్యభాస్కరేన్ద్రసరస్వతి పూజాకార్యక్రమాలు నిర్వహించారు. శ్రీజ్ఞాన సరస్వతి పీఠం చారిటబుల్ ట్రస్టు తోటసుబ్బారావు, కొండవీటి జ్యోతిర్మయి ట్రస్టు కన్వీనర్ పి.వి.ఎస్.కృష్ణారావు, కార్పొరేటర్లు కొమ్మ శ్రీనివాసరావు, పిల్లి నిర్మల, విశ్వేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ మండవల్లి శివ , అప్పన్న, కొయ్యన కుమారి తదితరులు పాల్గొన్నారు.

నిజమైన బాసటకు కట్టుబడిన మోదీ

(ఇరా రిపోర్ట్) విదేశాల్లో నల్లధనం తెచ్చేసి మా అకౌంట్లలో లక్ష రూపాయలు వేస్తాం అన్నారు ఇంకా వేయలేదేం? అని అడిగేవారు కొందరు! జనధన్ అకౌంట్లలో ఊరికే డబ్బులు పడతాయని వారికి వారే ఆశించి ఇంకా పడలేదేమని ప్రశ్నించేవారు మరి కొందరు! అసలు ఏ ప్రభుత్వమైనా ఇలాంటి తెలివితక్కువ పని చేస్తుందా? చేయవచ్చునా? ప్రభుత్వం చేయడం సంగతి అటుంచితే బాధ్యత కలిగిన పౌరులు ఎవరైనా, దేశక్షేమం పట్ల ఆపేక్ష కలిగిన వారెవరైనా ఇటువంటి సిగ్గుమాలిన డిమాండ్లు చేయవచ్చునా? ఈ డిమాండ్లనే ఎల్లకాలం వల్లిస్తూ ప్రభుత్వం విఫలమైందని ఏ రాజకీయ నాయకులైనా విమర్శించవచ్చునా? కానీ మన దేశంలో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. మన దేశ జనాభా నూటపాతిక కోట్లు. దేశంలో బ్యాంకు అకౌంట్లు కలిగిన వారు 80 కోట్ల మందికి పైగా ఉంటే, జనధన్ యోజనలో భాగంగా కొత్త అకౌంట్లు ఓపెన్ చేసిన వారు సుమారు ఇరవై కోట్ల మంది. ప్రభుత్వం ఆయా అకౌంట్లలో డబ్బు వేసేసింది అనుకుందాం... మరి అప్పుడు మిగిలిన సుమారు 80 కోట్ల మంది మాటేమిటి? వారి అకౌంట్లు ఏం పాపం చేసుకున్నాయి? ఇకపోతే నల్లడబ్బు వెనక్కి తెచ్చేసి (అది జరిగే పనికాదు...) లేదా తేకుండా అయినా సరే దేశంలో ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున డబ్బులు ఊరికే ఇచ్చాశారే అనుకుందాం. అప్పుడేమవుతుంది? కిలో బియ్యం, డజను అరటిపళ్ళు కూడా రెండేసివేలకు అమ్ముతారు. అదేమిటని అడిగితే ఊరికే వచ్చిన సొమ్మేగా... అని మొహం మీదే ఎద్దేవా చేస్తారు. అంచేత ఊరికే వచ్చే డబ్బుకి విలువ ఆటోమేటిగ్గా తగ్గిపోతుంది. డబ్బు ఎప్పుడూ తగినంతే ఉండాలి, వ్యయం ఎప్పుడూ ఉత్పాదకమే అయి ఉండాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుంది. అందుచేత.. నల్లడబ్బు వెనక్కి తెచ్చేసి నాకు బ్యాంక్‌లో రెండులక్షలు వేస్తాం అన్నారు, వేయలేదేం? జనధన్ అకౌంట్ ఓపెన్ చేశాను.. అప్పనంగా డబ్బు పడలేదేం? ఇలా అడిగేవాళ్ళు గమనించండి... ఇలా అపాత్ర దానాలు చేయడం ప్రభుత్వం పని కాదు. ప్రభుత్వం అనేది ఏది చేసినా ఉత్పాదకతకు దోహదపడాలి. అది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలుసు... అందుకే ఆయన ఈ పథకం ప్రవేశపెట్టారు.

ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేక పోయినవారు, ప్రస్తుతం ఉన్న ఇల్లు శిథిలావస్థలో ఉన్న వారు , ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి 7:11:2017 లోపల దరఖాస్తు చేస్తే వంద గజాల లోపు **(తరువాయి 2వపేజీలో)**

Also visit
www.iranewspaper.com

నేడు కోటిలింగాల ఘాట్‌లో లక్ష దీపోత్సవం 2 లో...

స్కవర్ స్లూయిూస్ ఆపరేషన్ ప్రారంభం

ధవళేశ్వరం (ఇరా న్యూస్) : ధవళేశ్వరంలోని తూర్పు డెల్టా పరిధిలో స్కవర్ స్లూయిూస్ ఆపరేషన్‌ను జలవనరులశాఖ ఈఈ బి.రత్నరాజు బుధవారం ప్రారం భించారు. ఆయన మాట్లాడుతూ.. ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి మూడు డెల్టాల పరిధిలో సుమారు 8.96 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. దీనివల్ల గోదావరిలో పేరుకున్న బురదమట్టి దిగువకు వెళ్లిపోవడంతో భవిష్యత్తులో నీటినిల్వ సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఏఈలు, లాక్ పర్యవేక్షకులు పాల్గొన్నారు.

రూ. 12 లక్షల గంజాయి స్వాధీనం

రంపచోడవరం (ఇరా న్యూస్) : జడ్డంగి గ్రామ శివారులో మంగళవారం పోలీసులు రూ. 12 లక్షలు విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీఐ వెంకటత్రినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ నుంచి రాజమహేంద్రవరం వైపు తవుడు బస్తాలతో పాటు తరలిస్తున్న 429 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. చిత్రకొండకి చెందిన ధీనబందు ఖిలా, శుభారావు ఖరాను అరెస్ట్‌చేసినట్లు సీఐ తెలిపారు. ఎస్సై నాగార్జున దాడిలో పాల్గొన్నారు.

జాతీయం

నిజమైన బాసటకు కట్టుబడిన మోదీ

(1వపేజీ తరువాయి) స్థలం ఉన్న వారికి 600000 రుణం ఇస్తుంది. ఇందులో సబ్సిడీ 2,71000 వరకు ఉంటుంది. 2 వందల గజాల పైన స్థలం ఉన్నవారికి 9లక్షల నుండి 12 లక్షల వరకు గృహ నిర్మాణానికి రుణం లభిస్తుంది. ఇందులో సబ్సిడీ 2,31,000 వరకు ఉంటుంది.

ఈ రుణాలకు ఇఎంఐ (వాయిదాలు) 20 సంవత్సరాలు వరకు చెల్లించవచ్చు. సంవత్సరానికి ఆదాయం 6 లక్షలకు మించని ప్రభుత్వ ఉద్యోగులు కూడా అర్హులు కావడం విశేషం.

ఆధార్ కార్డు, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు లేదా పొజిషన్ సర్టిఫికేట్, ఫుడ్ సెక్యూరిటీ కార్డు , ఇన్ కమ్ సర్టిఫికేట్, ఇల్లు/ ప్లాట్ పోటో, దరఖాస్తు ఫారంతో పాటు జతచేసి ఇవ్వాలి. దీనికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ.. 7-11-2017, మున్సిపల్ కార్యాలయంలో లేదా ఆర్.పి.లకు అర్హులైన వారందరు దరఖాస్తు చేసుకోవచ్చును.

ఈ పథకంలో లబ్ధిదారులు అయితే మన ఇల్లు మనం లోన్ తీసుకుని కట్టుకోవచ్చు. పైగా రెండు లక్షలకు పైగా సబ్సిడీ. అంటే రెండు లక్షలు ఊరికే ఇచ్చినట్టే కదా! ఒక విజన్, దేశ సంక్షేమంపై, అభివృద్ధిపై ఒక అవగాహనా ఉన్న పాలకులు ఇలా చేస్తారు.

అన్నట్టు ఇందులో కుల ప్రస్తావన లేదండోయ్. ఏ కులం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రత్యేకించి కొన్ని కులాలకే హౌసింగ్ స్కీమ్ లు పరిమితం చేసి.. పేదరికం పేరుతో మధ్యతరగతిని దూరం చేసి... ఇంతకాలం ప్రజల్ని మోసం చేసిన విధానాలు పుష్కలంగా చూసిన మనకు ఈ పథకంలో గొప్ప ఆదర్శం కనిపించడంలేదా!

కేరళలో 'లవ్ జిహాద్'ను బయటపెట్టిన ఆంగ్ల మీడియా

కేరళలో పథకం ప్రకారం 'లవ్ జిహాద్' జరుగుతోందని ఆంగ్ల టీవీచానెల్ కథనం ఒకటి వెల్లడించింది. 23 ఏళ్ల హిందూ వైద్య విద్యార్థిని అఖిల అశోకన్‌ను(హదియా జహాన్) ఇస్లాంలోకి మార్చి వివాహం చేసుకున్న సంఘటన ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హదియా తన భర్త సఫిన్ జహాన్‌తోనే ఉంటానని పట్టుబట్టగా తన కుమార్తెను 'లవ్ జిహాద్' నుంచి కాపాడాలని తండ్రి అశోకన్ సుప్రీంకోర్టు వరకు పోరాటం చేశారు. హైకోర్టు వివాహాన్ని రద్దు చేయగా, సుప్రీంకోర్టు ఆదేశంపై జాతీయ దర్యాప్తు సంస్థ ఆధ్వర్యంలో లవ్ జిహాద్‌పై దర్యాప్తు జరుగుతోంది. హదియా మత మార్పిడి, ఇస్లామిక్ వివాహంలో కీలక పోషించినట్లు భావిస్తున్న స్వఛ్ఛేద సంస్థ పాప్యులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ ఐ) మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ.ఎస.జైనబాపై 'ఇండియాటుడే' స్టింగ్ ఆపరేషన్ చేసింది. ఈ సందరరేగా ఆమె అమ్మాయిలను ఇస్లాంలోకి మారుస్తున్నట్లు అంగీకరించింది. జైనబా అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు సభ్యురాలు కూడా. ఆంగ్ల చానెల్ ప్రతినిధితో ఆమె సంభాషణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అయితే, తానెవరితో మాట్లాడలేదని, తాను మత మార్పిడులకు పాల్పడలేదని జైనబా బుధవారం విలేకరులకు చెప్పింది. హదియా 2013లోనే ఇస్లాంలోకి మారిందని, 2015లో ఆమె పీఎఫ్ఐ అనుబంధ సంస్థ సత్యశరణిలో చేరేందుకు వచ్చినపుడు పరిచయం అయ్యిందని, వారిద్దరి మధ్య పెద్దలు కుదిర్చిన పెళ్లే జరిగిందని చెప్పారు. మీడియా ప్రతినిధితో సంభాషణల్లో మాత్రం ఇప్పటివరకు ఐదు వేల మంది హిందూ, క్రిస్టియన్ యువతులను ఇస్లాంలోకి మార్చినట్లు జైనబా, ఆమె భర్త అలీ గర్వంగా వెల్లడించారు. మతం మారుతున్న వారిలో ఉన్నత విద్యావంతులు కూడా ఉన్నారని, నాలుగేళ్ల క్రితం ఎమ్మెస్సీ మాథ్స్, బీఈడీ చేసిన శుభ అనే అమ్మాయిని మతం మార్చామని, ఇప్పుడామె ఫాతిమాగా స్థిరపడిందని తెలిపారు.

చారిటబుల్ ట్రస్టులు, విద్యాసంస్థల ముసుగులో ఉండబట్టే చేయగలుగుతున్నామని చెప్పారు. విద్యాసంస్థ ట్రస్ట్‌గా రిజిస్టర్ అయిన సత్యశరణి కూడా చేసేది మత మార్పిడులేనని, పేరు మర్పిడి సర్టిఫికెట్లు తెచ్చిపెట్టే బాధ్యత కూడా తమదేనని వెల్లడించారు. పీఎఫ్ఐ వ్యవస్థాపక సభ్యుడు అహ్మద్ షరీఫ్ ఢిల్లీలో ఆంగ్ల చానెల్ విలేకరితో మాట్లాడుతూ, ఇస్లామిక్ రాజ్య స్థాపనే తన లక్ష్యమని చెప్పారు. మొదట భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చాక ప్రపంచమంతా విస్తరిస్తామని తెలిపారు. మత మార్పిడుల కోసం పెద్ద మొత్తంలో అరబ్బు దేశాల నుంచి నిధులను హవాలా మార్గంలో తెచ్చుకుంటున్నట్లు చెప్పారు.

ఐదేళ్ల క్రితం తన చేతుల మీదుగా పది లక్షల గల్ఫ్ మనీని కేరళకు పంపించానన్నారు. పీఎఫ్ఎఫ్ఐ సంస్థను వెంటనే నిషేధించాలని, సంస్థ బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. పీఎఫ్ఐ దేశంలోని చట్టాలను ఉల్లంఘిస్తే ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకోవాలని ముస్లిం సంఘాలు అన్నాయి. అగ్రవర్ణాల వేధింపుల వల్లే బీసీలు, దళితులు ఇస్లాం వైపు చూస్తున్నారని వ్యాఖ్యానించాయి. దేశంలో పలు రాష్ట్రాలు ప్రలోభపెట్టి చేసే మత మార్పిడులను నిషేధించాయి.

నోట్ల రద్దుతో సర్వనాశనం : ఏచూరి

హైదరాబాద్ : నోట్ల రద్దు, జీఎస్టీ వల్ల దేశంలో అన్ని రంగాలునాశనం అయిపోయాయని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వాపోయారు. దేశ ఆర్థిక రంగం తీవ్రమైన సంక్షోభంలో ఉందన్నారు. బాగ్‌లింగపల్లి ఆర్టీసీ కళ్యాణమంటపంలో గురువారం సీపీఎం 22వ జాతీయ మహా సభల ఆహ్వాన సంఘం సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఉద్యోగాలు వస్తాయని మభ్యపెట్టారని, కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక చాలామంది ఉపాధి పోయిందని మండిపడ్డారు. విదేశీ పెట్టుబడులు పెరగడానికి, రైల్వేను ప్రైవేటీకరించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తెలంగాణలో జరిగే సీపీఎం జాతీయ మహాసభలు ఇటువంటి తిరోగమన విధానాలపై పోరుకు దశ, దిశ చూపించాలన్నారు. నోట్లరద్దు వల్ల బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీ అయ్యిందని, వెయ్యి నోటుతో జరిగే అవినీతి ఇప్పుడు రెండువేల నోటుతో జరుగుతోందన్నారు. సీపీఎం నేతలు బీవీ రాఘవులు, తమ్మినేని వీరభద్రం, పి. మధు పాల్గొన్నారు

కోటిలింగాల ఘాట్‌లో నేడు కార్తిక దీపోత్సవం.. ఘనంగా ఏర్పాట్లు



రాజమహేంద్రవరం (ఇరా న్యూస్) : పంతం సత్యనారాయణ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ పంతం కొండలరావు ఆధ్వర్యంలో నవంబర్ 3వ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటల నుంచి కోటిలింగాల ఘాట్లో లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రతి కార్తీక పౌర్ణమి రోజు నిర్వహించే తరహాలోనే ఈసారి కూడా ఘనంగా కార్తీక లక్షదీపోత్సవం నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నాం అని కొండలరావు తెలిపారు. వివరాలకు 98663 14175 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా రేవులో సన్నాహాలను కొండలరావు తదితరులు గురువారం సాయంత్రం పరిశీలించారు. వేలాదిమంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.

అసంఘటిత రంగ కార్మికులకు ధీమా.. చంద్రన్న బీమా

రాజమహేంద్రవరం (ఇరా న్యూస్) : అసంఘటితరంగ కార్మికుల జీవితాలకు ధీమా కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చంద్రన్న బీమా ప్రవేశపెట్టారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చియ్యచౌదరి తెలిపారు. దీనిలో కార్మికులందరూ చేరాలన్నారు. భవననిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని అసంఘటితరంగ కార్మికుల సంక్షేమం కోసం వినియోగించిన ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రన్న బీమా పథకాన్ని జాతీయ స్థాయిలో అమలు చేసేందుకు కేంద్రప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. రూరల్ నియోజకవర్గం నుండి చంద్రన్న బీమా పథకంలో చేరిన వారికి బాండ్లను ఎంపి మాగంటి మురళీమోహన్‌తో కలిసి గోరంట్ల బుచ్చియ్యచౌదరి అందచేశారు. డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు, జన్మభూమి మండల కమిటీ చైర్మన్ మార్ని వాసు తదితరులు పాల్గొన్నారు.

కంబాలచెరువు పార్కుకి పూర్వవైభవం తెస్తాం : గన్ని

రాజమహేంద్రవరం (ఇరా న్యూస్) : కంబాలచెరువు పార్కుకి వచ్చే వర్షాకాలం లోపు పూర్వ వైభవం తీసుకువస్తామని గుడా చైర్మన్ గన్ని కృష? అన్నారు. 5వ డివిజన్ కార్పొరేటర్ తలారి ఉమాదేవి, 36వ డివిజన్ కార్పొరేటర్ తంగెళ్ళ బాబి, డిప్యూటీ కమిషనర్ ఎం.వి.డి.ఫణిరామ్, ఇతర విభాగాల అధికారులతో కలిసి కంబాలచెరువు పార్కును ఆయన పరిశీలించారు. కంబాలచెరువు పార్కు నుండి దుర్వాసన వెదజల్లుతుండటంతో గన్ని ఈ పార్కుపై దృష్టిసారించారు. గతంలో కంబాలచెరువు పార్కు దుస్థితిలో ఉన్నప్పుడు శ్రమదానం పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన శ్రేణులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో శుభ్రపరిచామని, ఆ తరువాత నగరపాలక సంస్థ చొరవ చూపి పార్కును సుందరంగా మలిచిందన్నారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నేటి దయనీయ పరిస్థితికి చేరుకుందని ఆరోపించారు. పార్కు సుందరీకరణకు, పూర్వ వైభవం తెచ్చేందుకు నాలుగైదుసార్లు తాను, ఎమ్మెల్యే, ఇతర అధికారులు ప్రయత్నించినా అవి ఆచరణలోకి రాలేదన్నారు. అమృత్ పథకంలో అర్బన్ గ్రీనరీ ప్రాజెక్టు క్రింద కంబాలచెరువు పార్కు బ్యూటిఫికేషన్‌కు రూ.కోటి 53 లక్షలు మంజూరయ్యాయని, దీనిలో సివిల్, హార్టికల్చరల్ పనులు ఉంటాయన్నారు. ఈనెల 6న టెండర్లు సిద్ధం చేస్తున్నారని తెలిపారు.

వైకాపా బంద్ విజయవంతం
రాజాపై వెల్లువెత్తిన సానుభూతి

రాజమహేంద్రవరం (ఇరా న్యూస్) : వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజాపై దాడి చేసిన ఎస్ఐను సస్పెండ్ చేయాలనే డిమాండ్ తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన రాజమహేంద్రవరం బంద్ ప్రశాంతంగా జరిగింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. చాంబర్ తీర్మానం మేరకు వ్యాపారులు దుకాణాలను మూసివేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులు కోటగుమ్మం సెంటర్‌కు చేరుకుని కోటిపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ చేశారు. పార్టీ సిటీ కో ఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు, గ్రేటర్ అధ్యక్షులు కందుల దుర్గేష్, ఫ్లోర్ లీడర్ మేడపాటి షర్మిళారెడ్డి,పార్టీ ప్రధాన కార్యదర్శి దంగేటి వీరబాబు, ఇతర నాయకులు నిరసన ప్రదర్శనలు చేశారు. ఎస్ఐ నాగరాజును తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజాను ఆ పార్టీ రాష్ట్ర నాయకులు అంబటి రాంబాబు, చలమలశెట్టి సునీల్, పిల్లి సుభాష్ చంద్రబోస్ పరామర్శించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పరిస్థితులు చూస్తుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయో లేవో తెలియడం లేదని ధ్వజమెత్తారు. ఎస్.ఐ ని సస్పెండ్ చేయకపోతే జిల్లాకి చెందిన హోమ్ మంత్రి ఉన్నా లేకున్నా ఒకటే అని తెలిపారు. పార్టీ సమన్వయకర్త కావాటి మనోహర్ నాయుడు, సుంకర చిన్ని, అడపా హరి, ముత్యాల సతీష్ తదితరులు పాల్గొన్నారు, ఇదిలా ఉండగా ఈ ఘటనలో వైకాపా నేత జక్కంపూడి రాజా పై జిల్లా వ్యాప్తంగా సానుభూతి నెలకొంది.

బాబు పాలనలో ఆస్తులు, అప్పులు.. ప్రగతి!

1956 నుంచి 2014 వరకు 60 సంవత్సరాల కాలంలో వివిధ ప్రభుత్వాలు చేసిన 13 జిల్లాలపై అప్పు రూ. 96 వేల కోట్లు అయితే, ఒక్క ఈ మూడేళ్ల కాలంలోనే దాదాపు లక్షా 9 వేల కోట్ల రూపాయల అప్పు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇంత అప్పు చేసి పోలవరం కట్టారా? రాజధాని కట్టారా? రుణమాఫీ చేశారా? ఇంటికో ఉద్యోగం ఇచ్చారా? రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 .5 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేశారా? పోనీ ఈ 42 నెలకు గాను ఒక్కో నిరుద్యోగికి నెలకు 2 వేల చొప్పున 84 వేలు భృతి ఇచ్చారా? పోనీ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారా? లేదు..!

చంద్రబాబునాయుడు సీఎం కాక ముందు 1994లో ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక లోటు అనేది లేదు. ఆయన తొమ్మిదేళ్ల పాలనలో తొలిసారిగా ఏపీకి 22 వేల కోట్ల ఆర్థిక లోటు ఏర్పడింది. కానీ ఉదయం లేస్తే నేను సంపద సృష్టించాను అంటుంటారు చంద్రబాబు. 1995 -2004 మధ్య చంద్రబాబు సిఎంగా ఉన్న 9 ఏళ్ళ కాలంలో ఒక పరిశ్రమ అయినా రాష్ట్రానికి వచ్చిందా పోనీ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టారా? లేదు!

2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెసు, తదనంతర సీఎంల హయాంలో ఆ 22 వేల కోట్ల లోటును పూడ్చటమే కాకుండా అదనంగా రూ. 11 వేల కోట్ల మిగులు ఆదాయాన్ని ఏర్పర్చి పోయారు.

ఆస్తికి, అప్పుకు నిష్పత్తి చూస్తే బాబు సీఎం కాకముందు 1994లో ప్రతి 100 రూపాయల రాష్ట్ర అప్పుకు రూ 101 రాష్ట్ర ఆస్తి ఉండేది. కానీ బాబు 2004లో దిగిపోయేనాటికి రూ.100 రాష్ట్ర అప్పుకు రూ.45 మాత్రమే రాష్ట్ర ఆస్తి ఉండేది.

ఏపీ లోటు బడ్జెట్ రూ.16 వేల కోట్లు అని ఒక కథనం. అంత లోటు బడ్జెట్ 2014 నాటికి ఏపీకి లేదు. కేంద్రం కూడా దీన్ని స్పష్టం చేసింది. రూ.3 వేల కోట్ల వరకు మాత్రమే లోటు బడ్జెట్ ఉండేది. దాన్ని కూడా ఇచ్చేసినట్లు కేంద్రం చెబుతోంది. అది కాక వైవీ రెడ్డి అధ్యక్షతలో ఉన్న 14వ ఆర్థిక సంఘం రూ. 22 వేల కోట్లను 5 ఏళ్ల ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ఇచ్చింది. కొత్త రాష్ట్రానికి ఆర్థిక లోటును తీర్చడం కోసం అంత మొత్తం కేటాయించారు. అంతే కానీ లోటు బడ్జెట్, ఈ బీదపలుకులు అన్నీ తప్పు.

ఇక వెలగపూడిలో కట్టిన తాత్కాలిక భవనాలు. కేవలం తాత్కాలిక భవనాలు కట్టడానికి చదరపు అడుగుకు రూ. 4,500లు చెల్లించారు. అదే హైదరాబాద్ అంత పెద్దనగరంలో గచ్చిబౌలి ఏరియాలో చదరపు అడుగుకు రూ. 4,000ల చొప్పున భూమితో సంబంధం లేకుండానే మనకు కట్టిన అపార్ట్‌మెంట్లే దొరుకుతున్నాయి.

మరి ఇప్పుడు చెప్పండి చంద్రబాబు చేసిన అప్పులు ఎక్కడికి పోయాయి? ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడుంది? చంద్రబాబు 43 సార్లు విదేశాలకు వెళ్ళారు. కానీ ఒక్క పెట్టుబడి కూడా అక్కడినుంచి రాలేదు. కనీసం విమాన ఖర్చుల మేరకు అయినా పెట్టుబడులు రాలేదు. పెట్టుబడులకు అనువైన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే బీహార్ తరువాత 15వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అవినీతిలో మాత్రం మన రాష్ట్రం చాలా గౌరవప్రద స్థానంలో టాప్ 5లోనే ఉంది. స్నానం కూడా చేయకుండా మనవడితో ఆడుకోకుండా భార్యబిడ్డలతో గడపకుండా రోజుకు 20 గంటలు కష్టపడి చంద్రబాబు ఏం సాధిస్తున్నట్లు! ఇవి సామాన్యుల్లో మెదులుతున్న ప్రశ్నలు! జవాబు చెప్పగలరామరి! **(సోర్స్ : వాట్సాప్ లో ఒక కమ్యూనిస్ట్ నేత పోస్ట్)**

కాపులు లక్ష్యంగా దాడులు .. ప్రతిఘటిస్తాం

మండపేట (ఇరా న్యూస్) : రాష్ట్రంలో కాపులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడం దారుణమని మండపేట కాపు అభ్యుదయ సంఘం అధ్యక్షులు జిన్నూరిసత్య సాయిబాబా విమర్శించారు. మండపేట సంగీత వెంకటరెడ్డి నగర్ లోని కాపు భవన్ లో గురువారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సంఘం నాయకులు సలాది బాబ్జి , సిరంగు శ్రీను , శెట్టినాగేశ్వరరావు లతో కలసి జిన్నూరి మాట్లాడారు. ఇటీవల రామచంద్రపురం లో దివంగత కాపునేత జక్కంపూడి రామ్మోహనరావు తనయుడు జక్కంపూడి రాజా పై అక్కడి ఎస్ ఐ నాగరాజు దాడిచేసిన సంఘటనను వారు తీవ్రంగా ఖండించారు. గతంలో దివంగత వంగవీటి మోహన్ రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ , ముద్రగడ పద్మనాభం తనయుడు రాఘవరావు, వన్ ఛానల్ అధినేత సుధాకర్ నాయుడు లపై కూడా ఇలాగే పోలీసులు దురుసుగా ప్రవర్తించారని విమర్శించారు. ఈవిధానం సరి కాదన్నారు. కేవలం కాపు ఉద్యమానికి మద్దతు ఇస్తున్నవారినే లక్ష్యం చేసుకున్నారని ఆరోపించారు.తమ కులస్తులనే వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఏ పార్టీలో వున్నా సరే కాపులపై దాడులు చేస్తే సహించేదిలేదన్నారు . రాజాకు తాము అండగా ఉంటామని చెప్పారు . ఈ సమావేశంలో కాపు నాయకులు కొప్పిరెడ్డి కృష్ణ, సత్తి వెంకటేశ్వరరావు, సాధనాల శివ భగవాన్, శెట్టి రవి తదితరులు పాల్గొన్నారు

విశాఖ నుంచి అంతర్జాతీయ కార్గో రవాణా

(ఇరా రిపోర్ట్ - విశాఖపట్నం) : విశాఖ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ కార్గో రవాణాకు అనుమతులు వచ్చాయి. విశాఖ ఉత్తర కోస్తా జిల్లాల నుంచి వివిధ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఇప్పటివరకు చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల వరకూ వెళ్లాల్సి వస్తోంది. దీనివలన డబ్బు, సమయం కూడా వృథా అవుతున్నాయి. ఇప్పుడిక విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి ఇంటర్నేషనల్ కార్గో రవా ణాకు అనుమతి మంజూరు కావడంతో ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఉభయ గోదావరి జిల్లాలలో ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి తయారైన ఉత్పత్తులు, కడియం నుంచి పువ్వులు, పండ్లు సింగపూర్, మలేషియాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇవన్నీ ఇంతవరకూ చెన్నై, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి వెళుతున్నాయి. ఇప్పటినుంచి ఇవి విశాఖ నుంచే విమానం ఎక్కే వీలుంది. విశాఖ నుంచి సింగపూర్, శ్రీలంక, మలేషియా, దుబాయ్ తదితర దేశాలకు విమాన సర్వీసులు ఉన్నాయి.

చాణుక్య స్కీమ్‌లో రుణాలు మంజూరు

మండపేట (ఇరా న్యూస్) : రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ ద్వారా నిరుద్యోగులకు వివిధ రకాల రుణాలు మంజూరు చేస్తున్నట్లు బ్రాహ్మణ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ జి సోమసుందరం తెలిపారు. మండపేటలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చాణక్య స్కీంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి కమిటీ ఎంపిక అనంతరం సబ్సిడీ మంజూరు పత్రాల విడుదలకు కార్పోరేషన్ చైర్మన్ వేమూరి ఆనందసూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆయన తెలిపారు. శుక్రవారం రావులపాలెం, ఆలమూరు ,మండపేట , కొత్తపేట తదితర ప్రాంతాల్లో ఎంపికైన అభ్యర్థులకు సబ్సిడీ మంజూరు పత్రాలను కార్పోరేషన్ కాకినాడ మాజీ కో ఆర్డినేటర్ డిహెచ్‌వీ సాంబశివరావుతో కలసి అందజేసారు. వారు మాట్లాడుతూ కార్పోరేషన్ ద్వారా చాణక్య స్కీంలో రుణాలు పొందిన వారు యూనిట్లు నెలకొల్పడంతో పాటు సక్రమంగా రుణాలు చెల్లించాలని కోరారు. ఇతర కార్పొరేషన్ లకు దీటుగా బ్రాహ్మణ కార్పోరేషన్ పనిచేస్తున్నదని, దళారుల ప్రమేయం లేకుండా ఆన్ లైన్ విధానంలో వివిద దశలలో స్క్రీనింగ్ జరిపి అర్హులకు మాత్రమే రుణాలు ఇస్తుందన్నారు. కేవలం సబ్సిడీ కోసం కాకుండా వ్యాపారం చేయడం ద్వారా మరింత మందికి ఉపాధి ఇవ్వాలని ఆయన సూచించారు. కార్పొరేషన్ చైర్మన్ గా ఆనంద్ సూర్య బాధ్యతలు చేపట్టిన అనంతరం అన్ని పథకాలు వేగవంతంగా అమలవుతున్నాయన్నారు. ఈ నెల 19 కాకినాడ అచ్చంపేట జంక్షన్‌లో కో ఆపరేటివ్ సొసైటీ ప్రారంభోత్సవానికి బ్రాహ్మణులు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు. గోపీకృష్ణ, కేశవ్, సతీష్, వడ్డాది గోపి, చిరంజీవి పాల్గొన్నారు.

సహృదయులకు విజ్ఞప్తి

మా ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమంలో 120 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. వీరికి బియ్యం, కందిపప్పు తదితర నిత్యావసరాలు అవసరము. పెరిగి పోయిన ధరలతో బిడ్డలకు ఆహారం, ఇతర సదుపా యాల కల్పనలో ఇబ్బంది ఎదుర్కొంటున్నా ము. సహాయం అందించగలరని ఆశిస్తూ...

దాతలు సంప్రదించండి

స్వప్న ఫోన్ : 9989224050

ప్రియదర్శిని చెవిటి మూగ పిల్లల ఆశ్రమం, రాజమండ్రి

శ్రీకృష్ణ వేదం 18

శైలి : దీక్షితుల సుబ్రహ్మాణ్యం

కృష్ణుడు పక్కన ఉంటేనే తనకు వేయి ఏనుగుల బలం వచ్చేసేది. అప్పటివరకూ ఎంత బాధలో ఉన్నా.. ఎన్ని కష్టాలు అనుభవిస్తున్నా తన బావ కృష్ణపరమాత్మ కనిపించడంతోనే అవన్నీ పటాపంచలైపోయి.. అంతులేని ఆత్మవిశ్వాసం.. హద్దుల్లేని ఉత్సాహం తనలో పరవళ్ళు తొక్కేది. కృష్ణుడు ఉంటే బాధ ఎలా ఉంటుంది? కృష్ణుడే ఉన్నప్పుడు కష్టం ఎలా దరిచేరుతుంది? మరి ఈ ద్వారక ఇలా ఎలా మారిపోయింది? కృష్ణుడు ఉండగానే ఈ దుర్గతి ఎలా సంభవించింది?

కృష్ణుడు ఉంటే ఇలా జరగడం అసంభవం... గట్టిగా మనసులో తోచింది అర్జునుడికి... అంటే కృష్ణుడు లేడు గనుకనే ఇప్పుడిలా జరిగిందా? వెంటనే మరో భయానక ఊహ! ఆ ఊహనే అర్జునుడు తట్టుకోలేకపోయాడు...

లేకేం.. కృష్ణుడు ఉన్నాడు. కానీ ఋషిశాపం అమోఘం కనుక ద్వారక ఇలా తన శోభను కోల్పోయి దీనంగా మారింది. యాదవులు కలహించుకుని నాశనమయ్యారు! దానికి కృష్ణుడేం చేయగలడు? అన్నీ చూస్తూ సాక్షిలా నిలుచుండిపోయి ఉంటాడు నా యదుభూషణుడు. అంతా అయిపోయిందని నిశ్చయించుకొని తపోభూమికి తరలిఉంటాడు ఆ సాధుజనరక్షకుడు.... ఇలా తనకు తాను సర్దిచెప్పుకునే ప్రయత్నం గావిస్తూ.. పరిపరి యోచనలతో సతమతమవుతూ ద్వారక రాచనగరులో రథం దిగాడు అర్జునుడు. ఆపైన వసుదేవుని మందిరంలోకి నడిచాడు.

అప్పటికే దీనవదనుడై ఉన్న వసుదేవుడు అర్జునుని చూసినంతనే అంతులేని విషాదంతో విలపించాడు. 'నాయనా.. అర్జునా... చూశావా ఈ దుస్థితి! నీ సఖుడు, నా ప్రియపుత్రుడు కృష్ణుడు కూడా ఈ ఆపద వేళ నన్ను విడిచి వెళ్ళిపోయాడయ్యా! అనాథగానే ఈ విపత్తును దాటాలని నా నుదుట రాశాడేమో ఆ భగవానుడు... అయ్యో...' అంటూ కూలబడ్డాడు ఆ వృద్ధుడు.

మామయ్యా! ఏమిటిది? ధీరోదాత్తుడవు.. పరంధాముడైన శ్రీకృష్ణుని జనకుడవు. నీవేనా ఇట్లు విలపించునది? ఇప్పుడు ఏమైందని! ఇదిగో కృష్ణుడు చెప్పగా వచ్చిన కృష్ణుడంతటి వాడ్ని గాండీవిని నేను నీ చెంతనే ఉన్నాను. హరిహరరుద్రాదులు ఏకమైనా సరే ఇక మీకెవరూ ఆపద తలపెట్టలేరు. అర్జునుడు స్వాతిశయంతో కొంత, యాదవుల్లో ధైర్యం పాదుకొల్పాలనే ఉద్దేశంతో మరికొంత ఇలా ఎన్నెన్నో మాట్లాడుతూనే ఉన్నాడు.

కానీ అవేవీ యాదవుల్లో మునుపటి సత్తువను తెచ్చిపెట్టలేకపోయాయి. అంతెందుకు అర్జునుడికే ఈ పరిస్థితి కొత్తగా ఉంది. కృష్ణుడితో పాటే అందరి ఉత్సాహమూ వెళ్ళిపోయిందనుకున్నాడు...! అందుకే ముందు శ్రీకృష్ణుడితో ఒకసారి మాట్లాడి వస్తే తప్ప పరిస్థితి చక్కబడదని అనుకున్నాడు.

మామా! ఇంతకీ బావ ఎటు వెళ్ళినట్లు? నీకేమైనా చెప్పాడా? అడిగాడు ఆతృతగా..

నాకంతటి భాగ్యం ఎక్కడిది నాయనా! యదుకుల వినాశనంతో సర్వమూ శ్మశానంగా మారిపోయిన వేళ... ముందేమో బలదేవుడు ఎటో వెళ్ళిపోయాడు. తపోభూమికని చెప్పారు ఎవరో! ఆ తరువాత కృష్ణుడు వచ్చాడు. నాన్నగారూ... ఆవేదన చెందకండి అంటూ పాదసేవ కూడా చేశాడు....

అంతలోనే ఏమైందో.. ఏమి గుర్తొచ్చిందో తండ్రికి! నాన్నా నేను అన్న దగ్గరికి వెళుతున్నాను. ఇక మీరంతా ఇక్కడనుంచి తరలిపోయే సమయం వచ్చింది ఆ ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు.... అంతే.. ఈ తండ్రిని వదిలేసి వెళ్ళాడు... మాట పూర్తవకముందే దు:ఖం పొంగుకొచ్చి కంఠం రుద్ధమైంది వసుదేవునికి. విషాదభారంతో కుమిలిపోతూ ఆసనంపై కుప్పకూలాడు మళ్ళీ.. ఈసారి ఆ వృద్ధుడు మూర్ఛిల్లినట్లు గుర్తించిన అర్జునుడు ఉపచారాలు జరిపించాడు.

ఇక తాను అక్కడ ఉండలేనని గుర్తించినవాడై... మృతశేషులైన యాదవ ప్రముఖులను, స్త్రీలను సమావేశపరిచి కృష్ణుడు చెప్పమన్న విషయాలు తెలిపాడు. ద్వారకకు ఉప్పెన రూపంలో ముప్పు పొంచిఉందని వివరించాడు. సాధ్యమైనంత త్వరగా ఇక్కడినుంచి ఇంద్రప్రస్థానికి తరలిపోవలసి ఉందన్నాడు. అందుకు తగిన ఏర్పాట్లు పురమాయించాడు

(సశేషం)

ఇరా దినపత్రిక ఆన్‌లైన్ ఎడిషన్‌లో మరియు
ఇరాన్యూస్‌పేపర్ డాట్‌కామ్ వెబ్‌సైట్‌లో
వాణిజ్య ప్రకటనల కోసం సంప్రదించండి
12 మాధ్యమాల ద్వారా అనునిత్యం
పదివేలమంది నెటిజన్లకు చేరుతున్న
డిజిటల్ డైలీ మరియు వెబ్‌సైట్

చిన్న పత్రికల్లో సాంకేతిక విప్లవం...
ఇరా
call @9542525000

కవితలు, వ్యాసాలు, లేఖలు
పంపాల్సిన చిరునామా..
ఎడిటర్, ఇరా దినపత్రిక, 23-19-50,
హరిపురం, రామకృష్ణ మఠం ఎదుటి వీధి,
శ్రీరామ్‌నగర్ పోస్ట్, రాజమహేంద్రవరం-5
ఫోన్: 9440451836

అనునిత్యం ప్రపంచవ్యాప్తంగా వేలాదిమంది
తెలుగువారిని పలకరించే
ఇరా ఆన్‌లైన్ ఎడిషన్‌లో అతితక్కువ ఖర్చుతో
వాణిజ్య ప్రకటనలు ఇవ్వండి.
విస్తృత ప్రయోజనం పొందండి

Godavari News Ira Bilingual daily, Edited, Printed, Published and Owned by D.R.V.Subrahmanyam. Published at 23-19-50, haripuram, Rajahmundry. Ph: 9440451836, Email: deekshit1232@gmail.com Printed at Ratnam offset printers, kambalachervu, Rajahmundry,